ఈనాడు నిర్మల్
సోమవారం అక్టోబరు 21, 2024

భద్రమేనా..!?

● ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంతో కలవరం


మంటల కారణంగా భవనం పైభాగంలో వ్యాపించిన దట్టమైన పొగ

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే:

ఆరోగ్యం పంచాల్సిన ప్రభుత్వాసుపత్రి అది. పైగా జిల్లాకేంద్రంలో ప్రధానమైనది. అక్కడ అనుకోకుండా ఏర్పడిన షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు రోగులకు సంబంధం లేని గదుల్లో ఇది జరగడంతో పెనుప్రమాదం తప్పింది. అదే సమయంలో ఆసుపత్రి ఎంతవరకు భద్రమనే భావన జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది.

ఆసుపత్రిలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటుచేశారు. మంటలు ఆర్పేందుకు చిన్నపాటి సిలిండర్లు, నీటిని చల్లేందుకు భవనం మొత్తం పైప్‌లైన్లున్నాయి. కానీ, ఇవన్నీ మొక్కుబడిగా మారాయి. నిర్వహణ లేక అవేవీ పనికిరాకుండా పోయాయి. నీటిని చల్లే పైప్‌లైన్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. మంటలు వ్యాపించే సమయంలో ఇవి నీటిని చిమ్ముతాయి. తద్వారా మంటలను అదుపుచేసి ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. తాజాగా.. జిల్లా ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన సమయంలో ఇవేవీ ఉపయోగపడలేకపోయాయి. పైప్‌లైన్లు, సిలిండర్లు.. క్రమం తప్పకుండా వినియోగిస్తూ పరీక్షిస్తూ ఉండాలి. సాంకేతిక, ఇతరత్రా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు వీలవుతుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. అత్యవసర సమయంలో ప్రమాదాల నివారణపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో తెలియజేసేందుకు ఇది మచ్చుతునకగా మారింది.

☛ ఆసుపత్రిలో ఉన్న పరికరాల వినియోగంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. దీనివల్ల సిబ్బంది, రోగులు ఎవరైనా.. ఆపత్కాలంలో వినియోగించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పరికరాల ఉపయోగంపై చైతన్యం లేకపోవడం, పైపెచ్చు అవన్నీ గడువు మీరిపోవడంతో ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఫలితంగా ఎవరికైనా ఆసక్తి ఉన్నా సకాలంలో వాటిని ఉపయోగించేందుకు ముందుకురాలేని పరిస్థితి.

మొదటి అంతస్తులో..

జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఆరోగ్యశ్రీ వార్డు కార్యాలయం నిర్వహిస్తున్నారు. కంప్యూటర్లు, రికార్డులతో పాటు ఉపయోగంలో లేని పాత మంచాలను అక్కడున్న గదుల్లో భద్రపరిచి ఉంచారు. ఏర్పడిన మంటలు మెల్లమెల్లగా గది మొత్తం వ్యాపించాయి. ఆదివారం సెలవుదినం కావడంతో ఆ సమయంలో సిబ్బంది ఎక్కువగా లేరు. దట్టమైన పొగలను గమనించిన స్థానికులు అక్కడున్న సిబ్బంది, రోగులను అప్రమత్తంచేసి బయటకు తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. రోగుల గదులన్నీ కింది భాగంలో, పై అంతస్తులో మరో వైపున ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేవలం కార్యాలయం మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో ఆసుపత్రిలో సుమారు 200 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీ విభాగంలో, ఐసీయూ, ఆరోగ్యశ్రీ తదితర వార్డుల్లో ఎక్కడైనా ఈ ప్రమాదం జరిగితే నష్ట తీవ్రత ఎక్కువయ్యేది.

☛ ఇవి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటుచేసిన పరికరాలు. మొదటి చిత్రంలో ఉన్న ఎక్స్‌టింగిషర్ (సిలిండర్)పై గడువు తేదీ గత మార్చితో ముగిసింది. రెండో చిత్రంలోని నీటిని వాడేందుకు ఉపయోగించే పైప్ లైన్. సిలిండర్ గడువు తీరినా కొద్దిరోజుల వరకు దీన్ని ఉపయోగించేందుకు ఆస్కారం ఉంటుందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. అయినా వాటి నిర్వహణ లోపం కారణంగా అత్యవసర సమయంలో వినియోగించలేకపోయారు. ప్రాణనష్టం లేకపోవడంతో తీవ్రత అంత పెద్దగా కనిపించడం లేదు. ఎవరికీ వీటి ఉపయోగం పట్టడం లేదు. ఒకవేళ రోగులున్న వార్డుల్లో అనుకోని ప్రమాదం జరిగితే నష్టనివారణలో వీటి పాత్ర ఎంతనేది ఆలోచించలేనిది కాదు.


ఉన్నా ఉపయోగపడని పైప్‌లైన్


వృథాగా అగ్నిమాపక పరికరాలు

ఎలాంటి నష్టం జరగలేదు: సూపరింటెండెంట్

నిర్మల్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. గోపాల్ సింగ్ తెలిపారు. ఆసుపత్రిలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆసుపత్రి మొదటి అంతస్తులోని శానిటేషన్ విభాగంలో మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలతో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారని, ఆసుపత్రిలోని రోగులను, ప్రజలకు అగ్ని ప్రమాదంతో ఏర్పడిన పొగతో ఇబ్బందులు కలగకుండా అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య సిబ్బంది సమన్వయంతో వారిని ప్రత్యామ్నాయ గదుల్లోకి తరలించామన్నారు. ప్రమాదం జరిగిన రెండు గంటల వ్యవధిలో పరిస్థితిని మామూలు స్థితికి తీసుకొచ్చి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఈ సంఘటనతో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నిర్మల్ అర్బన్: నిర్మల్ పట్టణం-3 దివ్యనగర్ ఫీడర్లో మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ నాగరాజు తెలిపారు. దివ్యనగర్, శ్రీ హరిహరక్షేత్రం అయ్యప్పస్వామి మందిరం, దత్తాత్రేయనగర్, ఎవిరెడ్డి కాలనీ, శాస్త్రినగర్ తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని పేర్కొన్నారు.



ఇది ఉట్నూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బిగించిన సౌరశక్తితో నీళ్లను వేడిచేసే పరికరం(సోలార్ వాటర్ హీటర్). ఇక్కడ 600 మంది గిరిజన విద్యార్థినులు చదువుతున్నారు. సౌర విద్యుత్తు పరికరాలు ఏర్పాటు చేసినా కొన్ని రోజులే పని చేశాయి. ఆ తరువాత ఏమాత్రం నీరు వేడి కావడం లేదని విద్యార్థినులు వాపోయారు. చలికాలంలో చన్నీటితో స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించాలి సారు.. అందించాలి వేడినీరు

● ఆశ్రమ పాఠశాలల్లో నిరుపయోగంగా యంత్రాలు

న్యూస్‌టుడే, ఉట్నూరు

గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చలికాలంలో చన్నీటితో స్నానం చేసి అనారోగ్యం బారినపడకుండా వారికి వేడి నీళ్ల సౌకర్యం కల్పించేందుకు సౌరశక్తితో పని చేసే సౌర నీటి యంత్రాలను బిగించారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉట్నూరు ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలను కలిపి మొత్తం 104 పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చలికాలంలో చన్నీటితో స్నానం చేసి అస్వస్థతకు గురికావొద్దనే సదాశయంతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ పథకం(ఐఏపీ) నిధులతో తెలంగాణ పునరుద్ధరణీయ వనరుల అభివృద్ధి(టీఎస్ఎన్ఆర్ఈడీసీ) ద్వారా సోలార్ హీటర్లను బిగించారు. అవి మున్నాళ్లముచ్చటగా మారాయి.




వేడి నీరు రాక స్నానం చేయడానికి చేతిపంపు వద్ద నీళ్లను నింపుకొంటున్న గిరిజన విద్యార్థినులు(పాత చిత్రం)

ఒక్కోదానికి రూ.3 లక్షలు..

ఒక్కో పాఠశాలలో సోలార్ ప్లేట్లు, సింథటిక్ ట్యాంకు, ఇతర పరికరాలను కలిపి ఒక్కో సోలార్ వాటర్ హీటర్ ప్లాంటుకు రూ.3 లక్షల వ్యయంతో టీఎస్ఎన్ఆర్ఈడీసీ సంస్థ, ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ సహకారంతో వీటిని బిగించారు. మొత్తం 104 పాఠశాలల్లో రూ.3.12 కోట్లు ఖర్చు చేశారు. అధికారుల పర్యవేక్షణ లేమితో రూ.కోట్లు వెచ్చించి బిగించిన సౌర విద్యుత్తు పరికరాలు నిరుపయోగంగా మారాయి.

పట్టించుకోని టీఎస్ఎన్ఆర్ఈడీసీ..

సోలార్ వాటర్ హీటర్ల కోసం టీఎస్ఎన్ఆర్ఈడీసీకు రూ.3.12 కోట్లను ఐటీడీఏ మంజూరు చేసింది. ఆ సంస్థ పరికరాలను బిగించింది. నిర్వహణ మాత్రం విస్మరించింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు ఆ సంస్థ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

☛ ఈ విషయమై 'న్యూస్‌టుడే' ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాను వివరణ కోరగా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.

నేటి నుంచి ఎస్ఏ-I పరీక్షలు

నిర్మల్ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని 1-10 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి ఈ నెల 28 తేదీ వరకు సంగ్రహణాత్మక పరీక్షలు (ఎస్ఏ-1) జరగనున్నాయని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. పరీక్షల షెడ్యూల్‌ను అన్ని పాఠశాలలకు తెలియజేశామని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు డీసీఈబీ ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశామని వెల్లడించారు. పరీక్ష పూర్తయిన రోజే జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి, పూర్తి నివేదికను నవంబరు 2లోపు నమోదు చేయాలని సూచించారు. ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో నవంబరు 5వ తేదీ లోగా తప్పక నిక్షిప్తం చేయాలని, పిల్లల ప్రగతి వివరాలను తల్లిదండ్రుల సమావేశాల్లో చర్చించాలని వివరించారు. విద్యార్థులు శతశాతం హాజరయ్యేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేకత కనబర్చాలని తెలిపారు.


అక్కాపూర్ గ్రామం దగ్గర..


కొండాపూర్- అక్కాపూర్ గ్రామాల మధ్య..

అధ్వాన రహదారిపై రాకపోకలకు అవస్థలు

నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్-అక్కాపూర్ గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా తయారైంది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల బీటీ రోడ్డు అక్కడక్కడ నామరూపాల్లేకుండా తయారైంది. ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొనే ఇక్కట్లు వర్ణనాతీతం. ఈ మార్గంలో నిర్మల్, సోన్, లక్ష్మణచాంద మండలాల వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. పాలకులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు, చోదకులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నిర్మల్ అర్బన్

అపోహలతో జీవితాలు దెబ్బతీసుకోవద్దు: జవివే

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే: తమకొచ్చే ఆర్థిక, కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలకు చేతబడులు, మంత్రాలే కారణమనే లేనిపోని అపోహలు పెంచుకోవద్దని జన విజ్ఞానవేదిక రాష్ట్ర బాధ్యుడు గజపల్లి నర్సయ్య అన్నారు. స్థానిక టీఎన్జీఓ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తాజాగా జగిత్యాల జిల్లాలో మంత్రగాళ్లను చంపుతామని గోడప్రతులు వెలువడిన ఘటనను ఖండించారు. వైద్యులను సంప్రదించి మానసిక సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అనుమానంతో దాడులకు పాల్పడటం, అమాయకులను చంపడం వల్ల జైలుపాలవుతారని, కుటుంబం ఛిన్నాభిన్నమవుతుందని గుర్తించాలన్నారు. నాయకులు అనంత విశ్వేశ్వర్ రావు, అంబకంటి ముత్తన్న, అంకం గంగాధర్, వటోలి ముత్తన్న, గంగన్న, నారాయణవర్మ తదితరులు పాల్గొన్నారు.


కుంటాల కళాశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఉచిత బోధకులు

ఉచిత బోధకులకు న్యాయం చేయాలి

కుంటాల, న్యూస్‌టుడే: కుంటాలలో జూనియర్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఉచితంగా బోధిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యావంతులు ఆదివారం కళాశాల ముందు నిరసన తెలిపారు. అతిథి అధ్యాపకుల నియామక ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి తమను నియమించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం తమకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారన్నారు. ఉన్నతాధికారులు మౌఖికంగా డీఐఈఓకు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేసి కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించక హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చిన డీఐఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అభివృద్ధి సమితి అధ్యాపకుడు తెడ్డు రమేష్, అధ్యాపకులు పద్మ, గోదావరి, అర్థపు గజేందర్, సక్రపు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పోలీసు సంస్మరణ వారోత్సవాలు

● విద్యార్థులు, పోలీసులకు ప్రత్యేక పోటీలు

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 నుంచి 31 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. విద్యార్థులతో పాటు పోలీసులకు సైతం పోటీలు నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ భాషల్లో ఈ పోటీలు కొనసాగనున్నాయి. 500 పదాలకు మించకుండా వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ వేదికగా జరిగే పోటీలో ఆసక్తిగలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈనెల 24 వరకు https:///forms.gle/iNv6Y5mSJjW8W1Uj7 లో తమ వ్యాసాలను పంపించాల్సి ఉంటుంది. మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపికచేస్తారు.

● ఇంటర్ వరకు 'విచక్షణతో కూడిన మొబైల్ వాడకం', డిగ్రీ ఆపైన చదివే విద్యార్థులకు 'తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర' అనే అంశాలపై విద్యార్థులు తమ వ్యాసాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

● కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు సమాజంలో 'పోలీసు ప్రతిష్ఠను మెరుగుపర్చడంలో నా పాత్ర', ఎస్సై-ఆపైస్థాయి అధికారులకు 'దృఢమైన శరీరంలో దృఢమైన మనసు' అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుంది.

పోలీసుల పనితీరు వివరించేలా..

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా వివరించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లలో వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 21న ముథోల్, 22న ఖానాపూర్, భైంసా, 23న లక్ష్మణచాంద, 24న నిర్మల్ గ్రామీణ, 25న భైంసా గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్ హౌస్ జరగనుంది. పోలీసుల విధులు, వారు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, షీ బృందం, భరోసా, సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కొటిక్ డ్రగ్, డాగ్‌స్క్వాడ్ విభాగాల విధులు, ప్రజారక్షణలో పోలీసుల త్యాగాలు, ప్రతిభ తదితర అంశాలను విద్యార్థులకు వివరిస్తారు.

మరిన్ని కార్యక్రమాలు..

✸ సోమవారం ఉదయం 8.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు.

✸ 22న భైంసా, 25న నిర్మల్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.

✸ పోలీసు అమరవీరులను స్మరిస్తూ నిర్మల్ పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించనున్నారు.

✸ పోలీసుల కీర్తిప్రతిష్ఠలు పెంచేలా, వారి విధులను, ప్రతిభను తెలియజేసేలా రూపొందించిన లఘుచిత్రాలు, ఫొటోలను పోటీకి పంపించొచ్చు. ఈనెల 24 లోపు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్ కార్యాలయంలో వీటిని అందజేయాలి. ఉత్తమంగా ఉన్నవాటిని రాష్ట్రస్థాయికి ఎంపికచేస్తారు.

అందరూ భాగస్వాములవ్వాలి:

జానకి షర్మిల, ఎస్పీ

సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసుల పాత్రను మరింత ద్విగుణీకృతం చేసేలా, ప్రజారక్షణలో వారి భాగస్వామ్యం విస్తరించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాం. అన్నివర్గాల ప్రజలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో ఇందులో భాగమవ్వాలి. పోలీసుల విధినిర్వహణ, వారి పనితీరు, ఉద్యోగ బాధ్యతలు, కష్టసుఖాలు.. ఇతరత్రా అన్ని అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

పోచమ్మకు భక్తుల మొక్కులు

సారంగాపూర్, న్యూస్‌టుడే: అడెల్లి మహా పోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తజనం వేకువజామునుంచే అమ్మవారి కోనేటి నీటిలో పవిత్ర స్నానాలు చేశారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. బాలాలయంలోని పోచమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. విందులను ఏర్పాటు చేసి బంధు, మిత్రులను ఆహ్వానించారు.


ఆలయం ఎదుట పూజలు చేస్తున్న భక్తులు

పరిశ్రమ తరలించే వరకు ఐక్య పోరాటం

దిలావర్‌పూర్, న్యూస్‌టుడే: దిలావర్‌పూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమను తరలించే వరకు మండల ప్రజలతో కలసి ఐక్య పోరాటం చేస్తామని గుండంపల్లి ఐకాస నాయకులు తెలిపారు. ఆదివారం గ్రామంలో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించి పరిశ్రమతో భావితరాలకు, రైతులకు జరిగే నష్టాలపై చర్చించారు. వ్యవసాయ ధార ప్రాంతం నుంచి పరిశ్రమ తరలించాలని రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు.


గుండంపల్లిలో నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

వద్దంటే వాన.. కర్షకులకు కష్టం

కుంటాల, న్యూస్‌టుడే: మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల తరచూ వర్షాలు కురుస్తున్నాయి. సోయా, పత్తి, వరి, మొక్కజొన్న పంటలు చేతికి వస్తున్నాయి. పంట ఉత్పత్తులను విక్రయించేందుకు సరిపడా తేమ శాతం కోసం కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు పొద్దుపోయే వరకు వారి కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితులు. వర్షం కురిస్తే టార్పాలిన్లు పట్టుకుని పరుగులు తీయాల్సిందే. ఇంటిల్లిపాదిగా పంట ఉత్పత్తుల వద్దే దిగాలుగా కూర్చుకుంటున్నారు. తెల్లవారి తూకం వేద్దామనుకుంటే మరుసటి రోజు వేకువజామున జల్లులు పడుతున్నాయి. పంట దిగుబడులను నిల్వ చేసేందుకు గ్రామాల్లో స్థలాల లేమి, కల్లాలు లేక రహదారులపై పోసి భద్రపరుస్తున్నారు. కొద్దిగా తడిసినా నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. అసలే కూలీల కొరత వేధిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నిబంధనలు సడలించి తూకం వేస్తే రైతులకు కొంత వరకు మేలు చేకూరుతుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. వర్షాల కారణంగా ప్రస్తుతం పంటను కొనేవారే కరవయ్యారు. వద్దంటే వాన కురుస్తుండటంతో అన్నదాతలకు కష్టతరంగా ఉంది.

ముథోల్: మండల కేంద్రం సమీప గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షం పంటలకు నష్టం కలిగించింది. అక్కడక్కడ వరి పంట నేలకొరిగింది.

తడిసిన ధాన్యం


ధర్మోరాలో కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం

లోకేశ్వరం: మండలంలోని పలు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఆయా గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులు తడిసిపోయాయి. ప్రతి రోజు సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతం కావడంతో ఆందోళన చెందుతున్న రైతులు ఇప్పటికైనా అధికారులు కొనుగోళ్లను ఆరంభించి వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు

త్యాగాల గురుతులు.. సేవల్లో ఘనులు!

● నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినం

ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా, శాంతిభద్రతలకు ఏ మాత్రం విఘాతం కలిగించే ఘటనలు జరిగినా ముందుగా మనకు గుర్తుకొచ్చేది పోలీసులే. సమాచారం ఇవ్వగానే వచ్చేస్తారు. సమాజ హితమే పరమావధిగా నిరంతరాయంగా విరామం లేకుండా 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. ఇలా విధుల నిర్వహణలో సంఘవిద్రోహ శక్తులను, మావోయిస్టులను అరికట్టడంలో 1981 నుంచి 1995 వరకు ఉమ్మడి జిల్లాలో 50 మంది పోలీసులు అమరులయ్యారు. వారి త్యాగాలకు గుర్తుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో స్మారక నిర్మాణాలను నిర్మించి ఏటా అక్టోబరు 21న 'పోలీసు అమర వీరుల సంస్మరణ దినం' పాటిస్తూ నివాళులర్పిస్తున్నారు. వారం పాటు రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

-న్యూస్‌టుడే, ఆదిలాబాద్ నేర విభాగం



గాదిగూడలో వైద్య శిబిరంలో ఔషధాలను అందజేస్తున్న ఆదిలాబాద్ ఎస్పీ గౌష్‌ఆలం

ఉమ్మడి జిల్లాలో 50 మంది

ఉమ్మడి జిల్లాలో మొత్తం 50 మంది పోలీసులు సంఘ విద్రోహుల చేతిలో అమరులయ్యారు. వీరిలో 48 మందిని మావోయిస్టులు హతమార్చారు. మరో ఇద్దరిని సంఘ విద్రోహ శక్తులు హత్య చేశాయి. వీరిలో ఒక సీఐ, ఏడుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెచ్‌సీలు, 29 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఆలంపల్లి కాంప్లెక్స్



కడెం మండలం ఆలంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య 1987లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఎస్ఐలు, 11 మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారు. వీరి జ్ఞాపకార్థం పోలీసు హెడ్‌క్వార్టర్‌లో 'ఆలంపల్లి కాంప్లెక్స్' పేరుతో మూడంతస్తుల భవనం నిర్మించారు.

కోట్యానాయక్ ఉద్యానవనం



ఉట్నూర్ ఎస్ఐగా ఉన్న కోట్యానాయక్, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు 1991లో మావోయిస్టులు కొమ్ముగూడెం వెళ్లే దారిలో అమర్చిన మందుపాతరకు బలయ్యారు. ఇందుకు గుర్తుగా కోట్యానాయక్ స్మారకార్థం పిల్లల ఉద్యానవనం ఏర్పాటు చేశారు.

వ్యాయామశాల

బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాల సమాచారం చేరవేస్తున్నారని కానిస్టేబుళ్లు శేష, సంజీవ్‌లను 2000 సంవత్సరంలో తుపాకులతో కాల్చగా వారిద్దరు మృతి చెందారు. ఈ ఇద్దరి పేరిట వ్యాయామశాలను నిర్మించారు.

చక్రపాణి సమావేశ మందిరం

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ వద్ద 1993లో మావోయిస్టులు ఒక ఇంట్లో దాక్కోగా శ్రీరాంపూర్ సీఐగా పని చేస్తున్న చక్రపాణి వెళ్లగా సీఐతో పాటు కానిస్టేబుల్ అశోక్‌పై కాల్పులు జరిపారు. ఆయన పేరుతో 'చక్రపాణి మెమోరియల్ హాలు' నిర్మించారు.

స్మారక స్తూపం

వివిధ సందర్భాల్లో మావోయిస్టుల చేతుల్లో మృతి చెందిన పోలీసుల స్మారకార్థం అమరుల చిత్రాలను వేయించి ఏర్పాటు చేశారు. ఇక్కడే ఏటా అమరులకు నివాళులు అర్పిస్తుంటారు.





అమర వీరుల కాలనీ

విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు కుటుంబాలకు ఆదిలాబాద్‌లో ప్రత్యేక కాలనీని రూ.కోటి వ్యయం చేసి నిర్మించారు. 48 కుటుంబాలకు నివాసాలను నిర్మించారు. పోలీసు అమరవీరుల కాలనీగా నామకరణం చేసిన ఈ కాలనీ రాష్ట్రంలోనే మొదటిది.

సామాజిక కార్యక్రమాలు ఇవే..

✷ తిర్యాణి మండలంలో ఆదివాసీలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి రొంపల్లి-గుండాల, భీంపూర్-మంగి, కడెం మండలం నవాబ్‌పేట-గంగాపూర్ వరకు మట్టి రహదారులు నిర్మించారు.

✷ సిరికొండ మండలంలో పాలవాగుపై వంతెన నిర్మాణం చేపట్టారు.

✷ బజార్‌హత్నూర్ మండలం డెడ్రాలో శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేయించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించారు.

✷ గుడిహత్నూర్‌లో ఇటీవల వాలీబాల్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

✷ గాదిగూడ, నార్నూర్ మండలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు

✷ ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో ఆదివాసీలకు 1000 దుప్పట్లు పంపిణీ చేశారు.

✷ ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ఆదివాసీ యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందించారు

✷ ఏటా వర్షాకాలంలో వాగుల వద్ద వరద ఉద్ధృతి కారణంగా ప్రాణనష్టం జరగకుండా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

✷ ఇటీవల విపత్తు నిర్వహణ జిల్లా బృందాలను రెండింటిని అందుబాటులోకి తెచ్చారు. వీరి వద్ద ప్రమాద సమయంలో ప్రజలను కాపాడటానికి అవసరమైన అన్ని పరికరాలు, బోట్లు ఉంచారు

✷ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు సరకులు పంపిణీ చేస్తున్నారు.

రైలు ఢీకొని 180 జీవాల మృత్యువాత

సిర్పూర్(టి), కాగజ్‌నగర్ గ్రామీణం, న్యూస్‌టుడే: కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం ఆరెగూడ సమీపంలో శనివారం రాత్రి రైలు ఢీకొని 180 జీవాలు మృత్యువాతపడ్డాయి. ఇందులో 170 గొర్రెలు, 10 మేకలు ఉన్నాయి. కౌటాల మండలం సిర్సా గ్రామానికి చెందిన జె.భీమయ్యకు 190 జీవాలు ఉన్నాయి. వాటిని మేపేందుకు నిత్యం ఇతర ప్రాంతాలకు సంచరిస్తుంటాడు. ప్రస్తుతం ఆరెగూడ సమీప కాగజ్‌నగర్-బల్లార్షా రైల్వే లైన్ వద్ద తాత్కాలికంగా స్థావరం ఏర్పాటుచేసుకున్నాడు. ఈక్రమంలో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. జీవాల మంద వద్ద కాపలా ఉన్న అతను తలదాచుకునేందుకు సమీపంలోని పాకలోకి వెళ్లి నిద్రపోయాడు. వర్షం ఎక్కువ కావడంతో ఆ జీవాలు చెట్ల కిందకు చేరుకునేందుకు పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా రైలు రావడంతో కిందపడి మృతిచెందాయి. తెల్లవారు జామున మంద కనిపించకపోవడంతో బాధితుడు గాలించగా.. సమీప రైలు పట్టాల వద్ద విగత జీవులుగా కనిపించాయి. 10 మేకలు మాత్రమే బతికాయని, తన జీవనాధారం పోయిందని కన్నీటిపర్యంతమయ్యాడు. దాదాపు రూ.25 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.



పట్టాలకు ఒకవైపు చెల్లాచెదురైన జీవాల కళేబరాలు

శ్వాస అందించి.. ప్రాణాన్ని రక్షించి!

ఇచ్చోడ, న్యూస్‌టుడే : 108 సిబ్బంది సమయానికి చేరుకొని పసిబిడ్డ ప్రాణాన్ని రక్షించిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం కోలాంగూడకు చెందిన గర్భిణి షబానాకు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108ను సంప్రదించడంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నొప్పులు తీవ్ర కావడంతో ప్రసవం చేశారు. శిశువు ఏడవకపోవడం, శ్వాస తీసుకోకపోవడంతో ఈఎంటీ రాకేష్ కృత్రిమ శ్వాస అందించి ప్రాణం పోశారు. పైలెట్ అలీం తోడ్పాటుతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగా ఉందని, తండ్రి షేక్ లదీమ్ తెలిపారు.



శిశువు

నగదుతో సరిహద్దు దాటుతున్నారా.. జాగ్రత్త!

● మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలు

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే:

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలను ప్రారంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున అవతలి వైపు మహారాష్ట్ర పోలీసులు ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణకు సరిహద్దున ఉన్న మంచిర్యాల, కుమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మహారాష్ట్రలోని అనేక పట్టణాలకు, పల్లెల మధ్య నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలపై అవసర నిమిత్తం వెళ్లి వస్తుంటారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, నాందేడ్, యావత్మాల్, గడ్చిరోలి జిల్లాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అవసరం నిమిత్తం నగదు తీసుకెళ్లేవారు ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు తప్పవు..



మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దున కోటపల్లి మండలంలోని రాపన్‌పల్లి(ప్రాణహిత వంతెన) వద్ద తనిఖీలు చేస్తున్న కోటపల్లి పోలీసులు

రూ.50 వేలకు మించితే ఆధారాలు తప్పనిసరి..

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరైనా వెంట నగదు తీసుకెళ్లేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే అందుకు సంబంధించిన ఆధారాలు వెంట ఉంచుకోవాలి. రసీదులను తనిఖీ చేసే అధికారులకు చూపాలి. లేనిపక్షంలో సీజ్ చేస్తారు. అదేవిధంగా నగదుతో పాటు బంగారం, వెండి కొనుగోలు చేసినా.. రసీదు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలి. వస్తువుల కొనుగోలు, అమ్మకాలతో పాటు బిల్లుల చెల్లింపులు చేసినా రసీదు తప్పనిసరిగా కలిగిఉండాలి. నగదు వెంట తీసుకెళ్లేటపుడు ఒకటికి రెండు సార్లు అలోచించి ఆధారాలను వెంట పెట్టుకోవాలని ఎన్నికల అధికారులు ప్రకటనల ద్వారా సూచిస్తున్నారు. తనిఖీలో నగదు దొరికితే.. ఆధారాలు చూపించిన తిరిగి పొందాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల ప్రజలు వైద్యం, వ్యాపారం, ఇతర అవసరాలను సరిహద్దున ఉన్న తెలంగాణలోని వివిధ పట్టణాలకు వస్తుంటారు. జిల్లా వాసులు మహారాష్ట్రకు వెళుతుంటారు.

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు..

● నిర్మల్ జిల్లాలోని ముథోల్, బాసర, కుంటాల, సారంగాపూర్, కుభీర్ మండలాలు మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నాయి.
● మహారాష్ట్ర.. నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ మహోర్ ఉమ్రి, కిన్వాట్, ముత్తేడ్, లోహ.

● కుమురంభీం జిల్లాలోని బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్(టి), వాంకిడి, కెరమెరి, జైనూర్
● మహారాష్ట్ర చంద్రపూర్, గడ్చిరల్లి జిల్లాల్లోని జమితి, రాజురా, లక్కర్‌కోడ్, కోడ్నా, అహేరి

● మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, చెన్నూరు, వేమనపల్లి మండలాలు మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి.
● మహారాష్ట్ర.. గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, అంకిసా, ఆసరల్లి, మొట్లగూడెం, తదితర ప్రాంతాలు తెలంగాణకు ఆనుకొని ఉన్నాయి.

● ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్, బేల, తాంసి, తలమడుగు...
● మహారాష్ట్రలోని యవత్మాల్ నాందేడ్, చంద్రపూర్ జిల్లాల్లోని మాండివ్వీ, బోరి, పిప్పల్‌కుట్టి, పాంఢ్రకవడ ప్రాంతాలు..

దేవత పూజలకు గానుగ నూనె సిద్ధం



గానుగలో నువ్వుల నూనెను తీసేందుకు కర్రను తిప్పుతున్న యువకులు

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : ఆదివాసీ గిరిజనులు మరో వారం రోజుల్లో దండారీ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉపవాస దీక్షతో ఆదివారం ఇంద్రవెల్లి మండలం పొల్లుగూడలో మహాలక్ష్మీ దేవత పూజల కోసం గూడెంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గానుగ ద్వారా నువ్వుల నూనెను తీస్తున్నారు. ఆదివాసీ గోండు, కొలాం గిరిజనుల దేవతలకు పూజల సందర్భంగా ప్రత్యేకంగా గానుగలో తీసిన నువ్వుల నూనెతోనే దీపం వెలిగించి దేవతలకు మొక్కుతామని, దీపావళి పండగ సందర్భంగా ఇంటి ముందర ఏర్పాటు చేసే దీపాలను సైతం నువ్వుల నూనెతోనే వెలిగిస్తామని ఆదివాసీ మహిళలు మెస్రం లక్ష్మీ, సీడాం జంగుబాయి తదితరులు తెలిపారు.

అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్

ముథోల్(బాసర), న్యూస్‌టుడే: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కుంకుమపూజ, మహాహారతి తదితర పూజలు నిర్వహించారు.

● అమ్మవారిని ఆదివారం వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శిక్షణ కళాశాల ఎస్పీ బ్రజేశ్‌మిశ్రా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.



పూజలు చేస్తున్న నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు

గంగ స్నానానికి భీమన్న దేవుడు

మామడ, న్యూస్‌టుడే: మండలంలోని కొరటికల్ భీమన్న దేవుని విగ్రహాలను పవిత్ర స్నానం కోసం ఆదివారం గోదావరికి తీసుకెళ్లారు. దేవుని వెంట పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. సోమవారం గ్రామంలోని ఆలయం వద్ద జాతర నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామాభివృద్ధి సంఘం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.



దేవుని వెంట గోదావరికి వెళ్తున్న భక్తులు

ఖానాపూర్: పట్టణంలోని విద్యానగర్ భీమన్న దేవుడి ఉత్సవాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆయా కాలనీలలో ఇంటింటి భీమన్న దర్శనం కొనసాగుతోంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 24న గంగస్నానం, 25న జాతర ఉంటుందని సంఘం సభ్యుడు పంబాల భీమన్న తెలిపారు.



ఒక చోట చేరిన పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సారంగాపూర్, న్యూస్‌టుడే: మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలలో 2003-04లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం చించోలి(బి)లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించారు. వారిని సత్కరించారు. ఇరవై ఏళ్లకు ఒక్కచోట కలిసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామూహికంగా భోజనాలు చేశారు.

ఉమ్మడి జిల్లాకు 18 మంది పశువైద్యాధికారులు

ఆదిలాబాద్ వ్యవసాయం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిధిలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పశు వైద్యాధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు జిల్లాకు 18 మందిని కేటాయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వారు విధుల్లో చేరారు. నిర్మల్ జిల్లా కడెంలో సౌందర్య, కుంటాలలో ప్రియాంక బాధ్యతలు చేపట్టారు.

సైక్లిస్టులకు స్వాగతం

ఖానాపూర్: హైదరాబాద్ నుంచి సైకిల్‌యాత్ర చేపట్టిన నగరానికి చెందిన సైక్లిస్టులు సాత్విక్, రాజేష్ మండలంలోని ఎక్బాల్‌పూర్‌కు చేరిన సందర్భంగా ఖానాపూర్ పట్టణ ఉపాధ్యాయుడు, సైక్లిస్టు ఫౌండర్ వి.కిషన్ వారికి స్వాగతం పలికారు. సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు.

ఆకాశంలో హరివిల్లు



కనకాపూర్ వద్ద ఇంద్రధనుస్సు

ఒకవైపు ఎండ.. మరోవైపు వర్షం ఆకాశంలో మాత్రం ఇంద్రధనుస్సు అందరినీ ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం సమయంలో లక్ష్మణచాంద మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. మరోవైపు భానుడి ప్రకాశంతో వాతావరణంలో మార్పులు కనిపించాయి. ఆకాశంలో రంగుల హరివిల్లు నిర్మల్-మంచిర్యాల మార్గంలో ప్రయాణించే వారికి కనకాపూర్ వద్ద అద్భుతంగా కనిపించింది. ఈ మార్గంలో ప్రయాణించేవారు స్వీయచిత్రాలు తీసుకుంటూ, చరవాణుల్లో బంధించారు. -న్యూస్‌టుడే, లక్ష్మణచాంద

అండగా ఉంటూ.. ఆర్థికంగా చేయూతనిస్తూ..

● బాధిత కుటుంబాలకు స్నేహితుల భరోసా

లోకేశ్వరం, న్యూస్‌టుడే: పదోతరగతి పూర్తి కాగానే మిత్రులలో దాదాపు సగానికి పైగా విడిపోతారు. ఇందులో కొందరు ఆర్థిక పరిస్థితులతో చదువు మానేసి కుటుంబ పోషణలో భాగమవుతుంటే మరికొందరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడుతుంటారు. ఇలా మూడు దశాబ్దాల కిందట పదో తరగతి పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడ్డ కొందరు ఆనాడు తమతో చదువుకున్న స్నేహితులలో ఎవరికి కష్టమొచ్చినా మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. లోకేశ్వరం మండలం పంచగుడి, ధర్మోర గ్రామాలకు చెందిన కొందరు యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట గ్రూపు ఏర్పాటు చేసుకుని స్నేహితుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 2014లో సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా ఎంపికై తెలుగు రాష్ట్రాల్లో కొలువులో ఉన్న కొందరు పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడి తమతో శిక్షణ పొందిన ఎస్సై కుటుంబాల్లో ఎవరికి ఆపదొచ్చినా వారికి ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. ప్రస్తుతం ఆత్మీయ సమ్మేళనాలతోనే సరిపెట్టుకుంటున్న పూర్వ విద్యార్థులు కూడా ఈ దిశగా ఆలోచిస్తే ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వారవుతారు.

రక్తబంధం కాదు.. రక్షక బంధంతో...

2014 ఎస్సై బ్యాచ్‌లో 1100 మంది శిక్షణ పొందగా, 746 మంది సభ్యులు పోలీసు సోషల్ వెల్ఫేర్‌లో సభ్యత్వం తీసుకున్నారు. వీరిప్పుడు తమతో పాటు శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏ ఒక్క కుటుంబానికి ఆపదొచ్చినా పలకరిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు మరణించిన, క్షతగాత్రులైన వారి కుటుంబాలకు రూ.82.50 లక్షల ఆర్థిక సాయం అందజేసి తమది రక్తసంబంధం కాకపోయినా రక్షక బంధాన్ని చూపామంటున్నారు.

మూడు దశాబ్దాలు దాటినా...

బెల్లంపల్లి గురుకులం 1989-90 బ్యాచ్ పదో తరగతి మిత్రులు నేటికీ అప్పుడప్పుడు కలుసుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటున్నారు. వీరితో పాటు పదో తరగతి పూర్తి చేసుకున్న లోకేశ్వరం మండలం పొట్‌పెల్లి(బి) వాసి సాయన్న 2022లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మిత్రులు సాయన్న తల్లిదండ్రుల దీనస్థితిని చూసి చలించిపోయారు. తలా కొంత పోగు చేసి రూ.53వేల ఆర్థిక సాయం అందజేశారు. మంచిర్యాలకు చెందిన మరో మిత్రుడు కమలాకర్ గుండెపోటుతో నాలుగు మాసాల కిందట మరణించారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న మిత్రులు తలా కొంత పోగు చేసి రూ.1.75 లక్షలను ఆ పిల్లలకు అందజేశారు.



పంచగుడిలో శ్రీకాంత్ తండ్రి గంగాధర్‌కు నగదు అందజేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు

యువకులంతా ఒక్కటై..

పంచగుడి, ధర్మోర గ్రామాల యువకులు 50 మంది తమలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా దాన్ని కొంతవరకైనా పూడ్చాలని హెల్పింగ్ హ్యాండ్స్ అనే గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో ఒకరిగా ఉన్న పంచగుడి వాసి సలీం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి రూ.30 వేలు, వారం రోజుల కిందట అదే గ్రామవాసి శ్రీకాంత్ గుండెపోటుతో మరణించగా ఆయన తండ్రి గంగాధర్‌కు రూ.75 వేల ఆర్థిక సహాయం చేశారు.

ఇరుకు రోడ్డుపై ఆపసోపాలు

ఖానాపూర్, న్యూస్‌టుడే: ఖానాపూర్-దిలావర్‌పూర్‌మార్గంలో రెంకోనివాగుపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు వెళ్లేందుకు వీలుగా పక్క నుంచి వేసిన మట్టి రహదారిపై వాహనదారులు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు దారి కావడంతో రెండు వాహనాలు ఒకే సమయంలో వచ్చిన సందర్భంలో వెళ్లడం కష్టతరంగా మారింది. ఏ కొంచెం అజాగ్రత్త వహించినా వాహనాలు బోల్తా పడే ప్రమాదముంది. ఇదే దారిపై ఇటీవల ఎరువుల బస్తాల లారీ కూరుకుపోయిన సంగతి తెలిసిందే.



పక్కకు ఒరిగిన కారును బయటకు తీసేందుకు యత్నిస్తున్న వాహనదారులు

మేమున్నాం.. మీకు తోడుగా...

నిర్మల్ 97053 46693
భైంసా 63099 94649
ఖానాపూర్ 96401 62091

సమస్య: తానూరు మండలం బోంద్రట్‌లో బోర్లు పనిచేయక నీటి ఇబ్బంది నెలకొంది. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు.
- సాయినాథ్, బోంద్రట్

సమాధానం: పంచాయతీ పరిధిలో సింగిల్ ఫేజ్ మోటార్లు పనిచేస్తున్నాయి. విద్యుత్ అంతరాయంతో సమస్య వచ్చి ఉంటుంది. మిషన్ భగీరథ అధికారులకు చెప్పి నీళ్లు అందించే చర్యలు తీసుకుంటాం.
- అబ్దుల్ సమద్, ఎంపీడీవో, తానూరు   -న్యూస్‌టుడే, భైంసా

మిషన్ భగీరథ లీకేజీకి మరమ్మతులు



పైపులైన్‌కు మరమ్మతులు చేస్తున్న భగీరథ సిబ్బంది

భైంసా గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని సుంక్లిలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ మరమ్మతులకు నోచుకోలేదు. లీకేజీ నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్య 'ఈనాడు'లో ఆదివారం 'మేమున్నాం మీకు తోడుగా'లో ప్రచురితమైంది. స్పందించిన అధికారులు తక్షణం లీకేజీకి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు.

ప్రతిభ చాటి.. పురస్కారాలు దక్కించుకుని..



అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ



పరీక్ష రాస్తున్న విద్యార్థులు

నిర్మల్ అర్బన్, న్యూస్‌టుడే: సామాజిక అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోటీ పరీక్షలు దోహదం చేస్తాయని పరీక్షల సహాయ కమిషనర్, ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ అన్నారు. నిర్మల్‌లోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'ఇంటర్నెట్ వినియోగంతో లాభనష్టాలు, విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం' అనే అంశంపై పరీక్ష చేపట్టారు. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు పరీక్ష రాశారు. తొమ్మిదో తరగతి విద్యార్థి సార్ల కౌశిక్ (ప్రథమ), పదో తరగతి విద్యార్థులు పందిరి శివాని (ద్వితీయ), దాసండ్ల మనోజ్ (తృతీయ) బహుమతులు అందుకున్నారు. విజేతలకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి వారి ప్రతిభను అభినందించారు. న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయులు హేమలత, రాజేందర్, శ్రీనివాస్, మసియుద్దీన్, సంతోష్, శ్రీనివాస్, సునీత వ్యవహరించారు.

అడుగుకో గుంత.. ప్రయాణికుల చింత



భైంసా-కామోల్ రహదారిపై ప్రమాదకరంగా గుంతలు

భైంసా గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కామోల్-భైంసా ప్రధాన రహదారిపై అడుగుకో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి వాటిని అంచనా వేయడంలో ప్రయాణికులు విఫలమవుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా తయారైంది. లోకేశ్వరం మండలం మీదుగా నిజామాబాద్‌కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలు భైంసా పట్టణానికి వచ్చి వెళ్తుంటాయి. నడకతో వెళ్లే వారి పరిస్థితి వర్ణనాతీతం. అత్యవసర పరిస్థితుల్లో రాత్రుల్లో వెళ్లాలంటే నరకప్రాయంగా ఉంది. మధ్యలో రెండు కిలో మీటర్ల మేర మరీ అధ్వానంగా ఉంది. అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అప్పట్లో కథ్‌గాం గ్రామస్థులు రహదారి బాగు చేయాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్యను 'న్యూస్‌టుడే' సంప్రదించగా రూ.కోటితో టెండర్లు పూర్తయ్యాయని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

నిర్మల్ వాసులకు గురు పురస్కారం



ఉత్తమ గురుస్వాములతో నిర్వాహకులు

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ మహాశాస్తా సేవా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం శ్రీగురు పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలోని 21 మంది అయ్యప్ప గురుస్వాములను ఉత్తములుగా ఎంపికచేసి వారిని సత్కరించారు. ఇందులో నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన జాప ప్రకాశ్, జిందం గోవర్ధన్ ఉన్నారు. గురుస్వాములు వారందిస్తున్న సేవలను, ఉత్తమ పనితీరును కొనియాడారు. జిల్లావాసులకు ఉత్తమ పురస్కారం దక్కడం పట్ల అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ రాష్ట్ర కోశాధికారి సాదం ఆనంద్, స్థానిక సంఘ బాధ్యులు, అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తంచేశారు. సుధగాని రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేరళ తాంత్రి విష్ణునారాయణ, జానపద గాయకుడు నార్సింగ్ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం



మామడ: నగదును అందజేస్తున్న నాయకులు

మామడ, న్యూస్‌టుడే: మండలంలోని దిమ్మదుర్తికి చెందిన ప్రవీణ్‌గౌడ్ కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అబుదాబీలో పనిచేసే ఆయన సెలవులో ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. దుబాయ్‌లో పనిచేసే కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడంతో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి చొరవ తీసుకొని అబుధాబి మన రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించారు. దీంతో ఆయనకు రావాల్సిన బకాయిలు రూ.లక్ష విడుదలైనట్లు సంఘ నాయకులు సుదర్శన్, రమేశ్‌గౌడ్, రాజుగౌడ్, ఎల్లయ్య, తిరుపతి తెలిపారు. ఈ మేరకు మంజూరైన నగదును కుటుంబ సభ్యులకు ఆదివారం దిమ్మదుర్తిలో అందజేశారు.

లక్ష్మణచాంద: మండలంలోని కనకాపూర్‌లో ఆర్‌ఎంపీ పనిచేసిన మల్లేష్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. మండలంలోని ఆయా గ్రామాల ఆర్‌ఎంపీ, పీఎంపీలు బాధిత కుటుంబానికి ఆదివారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. సంఘ మండలాధ్యక్షుడు రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, సంఘ నాయకులు పాల్గొన్నారు.

రాథోడ్ రమేష్‌కు నివాళి



ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భాజపా నాయకులు

ఖానాపూర్: పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో భాజపా ఆధ్వర్యంలో ఆదివారం దివంగత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. భాజపా పట్టణ, మండల నాయకులు సంతోష్, ప్రకాష్, గోపాల్‌రెడ్డి, అనిల్‌రావ్, కిషన్, వెంకటేష్, భూమన్న, సందీప్, రవి, నరేష్, నర్సయ్య పాల్గొన్నారు.

పెంబి: పెంబి మండల కేంద్రంలో భాజపా నేతలు రాథోడ్ రమేష్ జయంతి నిర్వహించారు. భాజపా మండలాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కడెం: రాథోడ్ రమేష్ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని భాజపా రాష్ట్ర నాయకుడు, రాథోడ్ తనయుడు రితీష్ రాథోడ్ అన్నారు. ఆదివారం కడెంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సత్తయ్య యాదవ్, మోహన్ నాయక్, తిరుమలయ్య పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు



కుంటాలలో లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే రామారావుపటేల్

కుంటాల: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రామారావుపటేల్ అన్నారు. కుంటాలలో ఆదివారం 57 కల్యాణలక్ష్మి, 7 షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పది నెలల కాలంలో 3000 కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. రూ.2 కోట్లతో అంబకంటి-నందన్, రూ.3 కోట్లతో బామ్ని(బి)-తురాటి రహదారులను జాతీయ రహదారి 61 వరకు అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. వెంకూర్ జలాశయం పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్, పీఏసీఎస్ అధ్యక్షుడు సట్ల గజ్జారాం, డీటీ నరేశ్‌గౌడ్, మాజీ ఎంపీపీ అప్కగజ్జారాం, నాయకుల పాల్గొన్నారు.

ఎత్తిపోతల పథకాలను వినియోగించుకోండి

ముథోల్(బాసర): ఎత్తిపోతల పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బాసరలో ఆదివారం ఎత్తిపోతల పథకంలో మరమ్మతులు చేసిన బోరుబావులను ఆయన ప్రారంభించారు. మిగిలిన రెండు బోరుబావులకు కూడా మరమ్మతులు చేస్తానని, బాసరలో ఉన్న 3200 ఎకరాలకు నీరందిస్తానన్నారు. అనంతరం బాసర గ్రామంలో నిర్మిస్తున్న పాపేశ్వర ఆలయ పనులు, 30 పడకల ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో నీటిపారుదలశాఖ డీఈఈ అనిల్, నాయకులు సతీశ్వర్‌రావు, సాంప్లి రమేష్, నూకం రామారావు, గంగాధర్, ఎత్తిపోతల పథకం ఛైర్మన్ అబ్దుల్, ఉపాధ్యక్షుడు విజయరావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీల్లో పోరాట స్ఫూర్తి నింపారు



కుమురం భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే బొజ్జుపటేల్

ఖానాపూర్: జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల్లో పోరాట స్ఫూర్తి నింపింది కుమురం భీం అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో భీం నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని, రెండు పడక గదుల ఇళ్ల కాలనీకి కుమురం భీం కాలనీగా నామకరణం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు. ఆదివాసీలతో సహపంక్తి భోజనం చేశారు.

నూతన ఉపాధ్యాయులకు సన్మానం

కుభీరు: కుభీరులోని గ్రంథాలయంలో పోటీపరీక్షల పుస్తకాలు చదువుకొని పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయులుగా ఎంపికైన డోడర్న వాసి జగదీష్, పార్డి(కె) వాసి మెట్‌పెల్లి సాయినాథ్‌లను తెలంగాణ ఉద్యమపోరం నాయకులు పుప్పాల పీరాజీ, వడ్నం దత్తాత్రి ఆదివారం సన్మానించారు.

సంక్షిప్త సమాచారం

ప్రభుత్వ వైఫల్యంతోనే ఆలయాలపై దాడులు

భైంసా: హిందూ ఆలయాలపై దాడులు, దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్‌రావు పటేల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీలక్ష్మి నరసింహ ఆలయంలో చోటు చేసుకున్న దొంగతనం సందర్భంగా ఆయన స్పందించారు. ప్రభుత్వ పాలన వైఫల్యంతోనే ఆలయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు.

న్యాయం చేయాలి

సర్సాపూర్(జి): మండలంలోని చాక్‌పల్లిలో భూవివాదంలో కలత చెంది చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ముప్పు పోసాని కుటుంబానికి న్యాయం చేయాలని బలమైన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకెట పోశెట్టి కోరారు. ఆదివారం జరిగిన ఆమె అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. ఆమె కుమారుడి పంట భూమి విషయంలో ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఎస్సీ వర్గీకరణ పోరాట కమిటీ ఏర్పాటు

మామడ: మండలంలోని దిమ్మదుర్తిలో ఆదివారం ఎస్సీ వర్గీకరణ పోరాట కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా న్యాత అశన్న, ఉపాధ్యక్షుడిగా నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా చిన్నయ్య, కోశాధికారిగా సంపెల్ల నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా చిన్నయ్య ఎన్నికయ్యారు. మాలలకు అన్యాయం జరిగే చర్యలను సహించమని ఎస్సీ వర్గీకరణ పోరాట కమిటీ నిర్మల్ జిల్లా నాయకులు లక్ష్మణ్, రాజేశ్వర్, గంగన్న అన్నారు.

వాహనాల తనిఖీ

దస్తురాబాద్: మద్యం తాగి వాహనాలు నడపకూడదని ఎస్సై శంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని బుట్టాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతీ వాహనదారుడు సంబంధిత వాహనాల ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.

'రైతులను మోసగించిన కాంగ్రెస్'



ఖానాపూర్: తెలంగాణ చౌక్‌లో ధర్నా చేస్తున్న భారాస నాయకులు

పెంబి, ఖానాపూర్, దస్తురాబాద్, న్యూస్‌టుడే: అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని భారాస నాయకులు దుయ్యబట్టారు. రూ.2 లక్షలకు పైబడి రుణాలను మాఫీ చేయకుండా, రైతుభరోసా అమలు చేయకుండా రైతులను మోసగించిందని భారాస మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పెంబిలో విలేకర్లతో మాట్లాడారు. మాజీ వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మాజీ సర్పంచి పూర్ణచందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణతల్లి చౌక్‌లో రైతులకు రుణమాఫీ, రైతుభరోసా వెంటనే అమలుచేయాలని ఆదివారం ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నారాయణ, రామునాయక్, రాజగంగన్న, గైరికర్ రాజు, వాల్‌సింగ్, ఖలీల్, అర్జన్న తదితరులు పాల్గొన్నారు. దస్తూరాబాద్‌లో పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

కుభీరు: రైతులకు రుణమాఫీ, పంటపెట్టుబడి సాయం నిధులు వెంటనే విడుదల చేయాలని భారాస మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, మాజీ వైస్ఎంపీపీ మోహియోద్దీన్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఆదేశాలతో కుభీరులోని తెలంగాణ తల్లి చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటంలేదన్నారు. ఉద్యమకారుడు పుప్పాల పీరాజీ, పార్టీశ్రేణులు పాల్గొన్నాయి.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి



కుంటాలలో రహదారిపై ధర్నా చేపట్టిన భారాస నాయకులు

కుంటాల: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని కోరుతూ భారాస ఆధ్వర్యంలో కుంటాలలో ఆదివారం ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై భాస్కరచారి ఆందోళన విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. భారాస మండల కన్వీనర్ దత్తాత్రి, సామాజిక మాధ్యమ జిల్లా అధ్యక్షుడు పెంటవార్ దశరథ్, నాయకులు కిషన్, భాస్కర్, పోశెట్టి, వంశీ, సాయిరాజ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో భైంసా విద్యార్థుల ప్రతిభ



మంచిర్యాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ కరాటే పోటీల్లో పాల్గొన్న భైంసా ప్రాంత క్రీడాకారులు

భైంసా, న్యూస్‌టుడే: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో శనివారం నిర్వహించిన జోనల్ స్థాయి కరాటే పోటీల్లో భైంసా విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శిక్షకులు రాజశ్రీ, శివరాజ్‌గౌడ్ ఆదివారం తెలిపారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో అయిదుగురు అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు సాధించినట్లు వివరించారు. సీహెచ్.ఆరుషి స్వర్ణ పతకం, డి.రాజేశ్వరి, పి.చైతన్య రజత పతకాలు, ఎల్.మమత, టి.అరవింద్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. బంగారు పతకం సాధించిన సీహెచ్ ఆరుషి నవంబరు 2 నుంచి 4వరకు సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

దిలావర్‌పూర్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ఆసక్తి పెంచుకుని రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉమ్మడి జిల్లా ఖోఖో కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లోలం లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో అండర్-18 బాల, బాలికల ఖోఖో జట్లను ఎంపిక చేసి మాట్లాడారు. 28వ తేదీ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్లు రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు సురేష్‌కుమార్, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దుండగులను కఠినంగా శిక్షించాలి



నర్సాపూర్(జి)లో నిరసన తెలుపుతున్న భాజపా నాయకులు

దిలావర్‌పూర్-నర్సాపూర్(జి): హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా జిల్లా నాయకుడు బర్కుంట నరేందర్ అన్నారు. ఆదివారం నర్సాపూర్(జి) 61వ జాతీయ రహదారిపై నిరసన తెలిపి మాట్లాడారు. ఆలయాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని ప్రశ్నిస్తే పోలీసులు లాఠీఛార్జి చేయడం అన్యాయమన్నారు. మండల నాయకులు సవీన్, రాజు, సాయికృష్ణ, గంగారం, రాజు, అశోక్, మహేష్, విజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.

దిలావర్‌పూర్: హిందూ దేవాలయాలపై దాడులను సహించేది లేదని భాజపా మండల అధ్యక్షుడు శైలేశ్వర్ అన్నారు. ఇటీవల హైదరాబాదులో ఆలయాలపై దాడి చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ఆదివారం దిలావర్‌పూర్ బస్టాండ్‌లో ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపిన హిందువులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం వైఫల్యానికి నిదర్శనమన్నారు. మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంఘాలు-కార్యవర్గాలు

నిర్మల్, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకం సాంకేతిక సహాయకుల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం టీఎన్జీవోస్ భవన్‌లో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా వెల్మల ప్రభాకర్, అధ్యక్షుడిగా కె.వి.రమణాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా కె.వి.రమణ, ఉపాధ్యక్షులుగా దత్త్రాద్రి, టి.మాధురి, కోశాధికారులుగా వి.సాయిచరణ్, ఆర్.రవిప్రకాశ్, కార్యనిర్వాహక సభ్యులుగా బి.ప్రశాంత్, రాజశేఖర్, వి.సురేశ్, నారాయణ, సీహెచ్.పోశెట్టి, దినేశ్, సొన్న పోశెట్టి, ఎల్.గంగాధర్, యోగేశ్ ఎన్నికయ్యారు.

నిర్మల్: పట్టణంలోని నాయుడివాడ ముదిరాజ్ సంఘ కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక సంఘ భవనంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పందెన లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా ఏపూరి సుదర్శన్, పందెన నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా సొప్పరి రమేశ్, కార్యదర్శులుగా ఏపూరి పవన్‌కుమార్, పి.మహిపాల్‌కుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఏపూరి ప్రమోద్‌కుమార్, ఏపూరి నరేశ్‌కుమార్, కోశాధికారిగా మస్కూరి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా ఏపూరి రమేశ్ ఎన్నికయ్యారు.

నిర్మల్ అర్బన్: నిర్మల్ పట్టణం శాస్త్రినగర్ దక్షిణ భాగం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక ఆదివారం నిర్వహించారు. గౌరవాధ్యక్షుడిగా రామగోని నర్సాగౌడ్, అధ్యక్షుడిగా జి.సుదర్శన్‌గాంధీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా నాగుల శ్రీనివాస్‌గౌడ్, చిలివేరి గంగాధర్‌గుప్త, కోశాధికారులుగా బొమ్మిడివార్ సంతోష్, బద్దం లింగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా మోత్కూరి దేవేందర్‌గౌడ్, కొత్తింటి సంతోష్‌రెడ్డి, గౌరవ డైరెక్టర్లుగా 12 మందిని ఎన్నుకున్నారు.

కుభీరు: మండలంలోని సొనారి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా క్యామొల్ల నాగభూషణ్ ఆదివారం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా నర్వాడే సంతోష్‌పటేల్, ప్రధానకార్యదర్శిగా మదన్‌కర్ భోజారాం, సంయుక్త కార్యదర్శిగా మాదాస్‌వార్ సంబాజీ, పలువురు సభ్యులుగా ఎన్నికయ్యారు.

పూలు కోయడానికి వెళ్లి యువకుడి మృత్యువాత

ముథోల్(బాసర), న్యూస్‌టుడే: తామర పూలు కోయడానికి వెళ్లి చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బాసర గ్రామంలో చోటుచేసుకుంది. బాసర ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బాసర గ్రామానికి చెందిన ప్రశాంత్ (25), నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన సాగర్ కలిసి చెరువులో తామర పూలు కోయడానికి వెళ్లారు. సాగర్ చెరువు గట్టుపై ఉండగా, ప్రశాంత్ తామర పూలను కోయడానికి చెరువులోకి దిగారు. వాటిని కోసుకుని బయటకు వస్తుండగా కాళ్లకు తామర తీగలు చుట్టుకొని మునిగిపోయారు. గమనించిన సాగర్ స్థానికులకు సమాచారం అందించారు. రాత్రి కావడంతో శనివారం చెరువులో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం మృతదేహం నీళ్లలో తేలింది. దాన్ని బయటకు మరణోత్తర పరీక్ష కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

నేర వార్తలు

బావిలో పడి ఒకరి దుర్మరణం

లోకేశ్వరం: మండలంలోని భామ్ని(కె) గ్రామానికి చెందిన బర్దిపురం మల్లన్న(58) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మల్లన్న శనివారం సాయంత్రం తన గేదెలను తోలుకురావడానికి వెళ్లి ఇంటి ముందర గల బావి అంచున కూర్చుని ఉండగా అదుపు తప్పి బావిలో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగి చనిపోయారు. రాత్రంతా వెదికిన కుటుంబీకులు ఆదివారం ఉదయం బావిలో శవాన్ని చూసి నిర్ధారించుకున్నారు. భార్య రత్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు.

బస్సు, కారు ఢీ

ముథోల్: మండలంలోని విఠోలి గ్రామసమీపంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు ముథోల్ నుంచి అష్టా, కారు విఠోలి సమీపంలోని వ్యవసాయ రహదారిపై నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు దెబ్బతిన్నా ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం



తిమ్మాపూర్‌లో చెట్టుకు ఢీకొన్న ఐచర్ వాహనం

భైంసా గ్రామీణం: జాతీయ రహదారి 61పై ఆదివారం తెల్లవారుజామున ఓ ఐచర్ వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ వాహనం నాందేడ్‌లో అరటిపండ్లను తీసుకొచ్చేందుకు కరీంనగర్ నుంచి వెళుతోంది. మండలంలోని తిమ్మాపూర్ శివారులోకి రాగానే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి. అప్పుడే రెండు గేదెలు రహదారి దాటుతుండగా చోదకుడు వాటిని అంచనా వేయడంతో విఫలమయ్యాడు. దగ్గరకు వచ్చాక అప్రమత్తమైన చోదకుడు గేదెలను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి రహదారి కిందకు దిగిపోయింది. పెద్ద చెట్టును ఢీకొనగా ఆ వృక్షం విరిగిపోయి వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చోదకుడు సురక్షితంగా బయటపడ్డారు.

దేవుడి ఆభరణాల అపహరణ



గర్భగుడిలో జరిగిన చోరీ తీరును పరిశీలిస్తున్న ఏఎస్పీ అవినాశ్ కుమార్

భైంసా, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఆదివారం వేకువజామున దొంగతనం చోటు చేసుకుంది. స్థానికులు, పూజారి తెలిపిన వివరాల ప్రకారం.. పూజారి ఉదయం గుడికి వచ్చేటప్పటికి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా స్వామి కిరీటం, ఆభరణాలు కనిపించలేదు. విషయాన్ని ఆయన ఆలయ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐ గోపీనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఓ గుర్తు తెలియని దుండగుడు లోనికి ప్రవేశించి గర్భగుడి తాళం పగులగొట్టి స్వామికి అలంకరించి ఉన్న వెండి మకరతోరణం, వెండి కిరీటం దొంగిలించాడు. గర్భగుడి ఎదుట ఉన్న హుండీని కిందిభాగంలో పగులగొట్టి నగదు, కానుకలు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

భైంసా, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల డివిజన్ అధ్యక్షుడు ధర్మాజీ చందనే అన్నారు. పట్టణంలోని బుద్ధవిహార్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని నూతన ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి, విద్యాభివృద్ధికి పాటు పడాలని కోరారు. టీం కార్యదర్శి లక్ష్మణ్ జాడే, మాల ఐక్యవేదిక నాయకులు శంకర్ చంద్రే, విఠల్ కాంబ్లే, దేవిదాస్ హస్డే, పుండలిక్, సూర్యదాస్, భీంరావు వాగ్మారే, షహనే ప్రసాద్, విజయ్, పోతన్న, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆలయాభివృద్ధికి కృషి చేస్తా

భైంసా గ్రామీణం: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని వానల్‌పాడ్‌లో స్వయంభువుగా వెలిసిన సింహసహిత దుర్గామాత ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల పరిపాలన అనుమతి పత్రాలను అందజేశారు. నాయకులు రాంకుమార్, ముత్యంరెడ్డి, శ్రీనివాస్, లింగారెడ్డి, సాయికుమార్, రాజు, దత్తుపటేల్, మహేష్, భోజారాం, తదితరులు పాల్గొన్నారు.